

స్పోర్ట్స్ హాస్టల్‌లో ప్రవేశానికి ఎంపికలు

శ్రీకాకుళం స్పోర్ట్స్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): స్పోర్ట్స్ హాస్టల్‌లో ప్రవేశానికిగాను ఈ నెల 27, 28 తేదీల్లో ఎస్ఎల్‌కేఐసీ, సాయి ట్రైనింగ్ సెంటర్ (ఏలూరు)లో ఎంపికలు జరుగుతాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. 12-18 ఏళ్ల వయస్సు వారు అర్హులన్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లో బాలికలకు, అథ్లెటిక్స్‌లో బాలురు, బాలికలకు ఎంపికలు ఉంటాయన్నారు. అర్హత సాధించిన వారికి ఉచిత భోజన, వసతితోపాటు చదువుకు ఫీజు, స్పోర్ట్స్ కిట్, తదితర సౌకర్యాలు ఉంటాయని అన్నారు. వివరాలకు 98853 12356, 91829 93497 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఆదిత్యా.. చూసితివా?



- ఆలయం వద్ద నకిలీ బంగారు, వెండి కళ్ల విక్రయం
- భక్తులకు అంటగడుతున్న వ్యాపారులు
- రూ.1500 వరకు వసూళ్లు
- చోద్యం చూస్తున్న అధికారులు

అరసవల్లి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): దేశంలోని నలుమూలల నుంచి భక్తులు అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఆదిత్యునికి బంగారు, వెండి కళ్లను సమర్పిస్తే ఆ సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం. వారి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఆలయ పరిసరాల్లోని కొందరు వ్యాపారులు మోసానికి పాల్పడుతున్నారు. ఒరిజనల్ పేరు చెప్పి నకిలీ బంగారు, వెండి కళ్లను భక్తులకు అంటడడుతున్నారు. ఈ నకిలీ వ్యాపారం జోరుగా సాగుతోంది. గతంలో దీనిపై ఆలయ అధికారులు, ప్రత్యేకించి పోలీసులు దృష్టి సారించడంతో ఈ వ్యాపారం కొంతకాలం పాటు ఆగిపోయింది. ఆ తరువాత అధికారులు పట్టించుకోకపోవడంతో మళ్లీ నకిలీ వ్యాపారం జోరందుకుంది.

కొనాల్సిందేనంటూ బ్లాక్‌మెయిల్

అలయానికి వచ్చే భక్తులకు బలవంతంగా నకిలీ బంగారు, వెండి కళ్లను వ్యాపారులు అంటగడుతున్నారు. ఈ కళ్లను కొనుగోలు చేస్తేనే కొబ్బరికాయలతో పాటు ఇతర పూజా సామగ్రిని అందజేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దీంతో భక్తులు తప్పనిసరిగా వాటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. నడిచి వచ్చే భక్తులకు ఒక రేటుకు, బైక్‌లపై వచ్చే వారికి మరోలా.., కార్లపై వచ్చే వారికి ఇంకోక రేటుకు వాటిని విక్రయిస్తున్నారు. ముఖ్యంగా దూరప్రాంతాల నుంచి కార్లలో వచ్చే భక్తుల నుంచి సుమారు రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హుండీల లెక్కింపు సమయంలో ఈ నకిలీ కళ్లను వేరుచేసి, వాటిని పోగుచేసి ఆలయ సిబ్బంది తగులబెడుతున్నారు. భక్తులు డబ్బులు నష్టపోవడమే తప్ప ఈ కళ్ల ద్వారా ఆలయానికి ఎటువంటి ఆదాయం సమకూరడం లేదని అధికారులు చెబుతున్నారు. అరసవల్లిలోని ఆదిత్యనగర్ కాలనీ, వెలమవీధిలో ఈ నకిలీ కళ్ల తయారీని ఒక కుటీర పరిశ్రమలా నడుపుతున్నారు. యంత్రాల సాయంతో ఈ కళ్లను తయారు చేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకునేవారు కరువయ్యారని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



నకిలీ బంగారు, వెండి కళ్లు ఇవే

మా దృష్టికి వచ్చింది

కొందరు వ్యాపారులు నకిలీ బంగారు, వెండి కళ్లను భక్తులకు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ విషయమై అధికారులతో ఇదివరకే చర్చించాం. పోలీసు అధికారులతో కూడా మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. హుండీల లెక్కింపు సమయంలో సిబ్బంది కూడా ఈ నకిలీ కళ్లను వేరుచేసే విషయంలో ఇబ్బందులు పడుతున్నారు.

-యర్రంశెట్టి భద్రాజీ, ఈవో,
అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవస్థానం

'పల్లెపండుగ' పనులను పూర్తి చేయాలి

- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్



మాట్లాడుతున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్

శ్రీకాకుళం కలెక్టరేట్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మంజూరైన అభివృద్ధి పనులను ఈ నెలాఖారులోగా పూర్తిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. బుధవారం ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పంచాయతీరాజ్, డ్వామా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రహదారులు, కల్వర్టులు, డ్రైనేజీ పనులను శతశాతం పూర్తి చేసి బిల్లులు వెంటనే పంపించాలని స్పష్టం చేశారు. ఆర్థిక సంవత్సరం ముగియక ముందే, నిధులు వెనక్కు వెళ్లక ముందే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల ప్రగతిలో వెనుకబడిన కొత్తూరు, వజ్రపుకొత్తూరు, టెక్కలి మండలాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత భవనాలు ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు మరుగుదొడ్లు, తాగునీటి వసతులకు సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని, అలాగే రూ.50లక్షలకు పైగా బిల్లులు ఎందుకు అప్‌లోడ్ చేయలేదని ప్రశ్నించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తూరులో 18 అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వడంలో ఎందుకు జాప్యం జరుగుతుందని ప్రశ్నించారు. ఎచ్చెర్ల మండలంలో సచివాలయ ఉద్యోగుల హాజరు 46 శాతం మాత్రమే ఉండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హాజరు 70శాతం కంటే తక్కువ ఉంటే ఆయా ఎంపీడీవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఉప కలెక్టర్ పద్మావతి, జడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, సీపీవో ప్రసన్న లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

'జల్‌జీవన్'పై నీలినీడలు

- ఇంటికి చేరని నీరు
- దూర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్న వైనం
- ఇదీ పెద్దలోగిడి గ్రామంలోని దుస్థితి

8లో



- మెళియాపుట్టి మండలం సుందరాడ గ్రామానికి చెందిన వైలుపల్లి సింహాచలం అనే వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేషన్ కార్డులేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవల గృహాల మంజూరు కోసం అధికారులు పీఎంఏవై-2 సర్వే చేపట్టారు. రేషన్ కార్డు లేకపోవడంతో తనకు ఇల్లు మంజూరు కాలేదని సింహాచలం లబోదిబోమంటున్నాడు.

- మెళియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురం గ్రామానికి చెందిన మండపాల రోహిత్‌కుమార్‌కు వివాహం జరిగి మూడేళ్లు అవుతుంది. ఓ పాప కూడా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసినా మంజూరు చేయలేదు. కూటమి ప్రభుత్వంలో అయినా కార్డు వస్తుందని ఆశలు పెట్టుకున్నాడు. ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తున్నా రేషన్‌కార్డు జారీ ప్రక్రియ మొదలు కాకపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నట్లు వాపోతున్నాడు.

ఎప్పుడిస్తారో?

- రేషన్‌కార్డుల కోసం ఎదురుచూపులు
- ఇంకా మొదలుకాని ప్రక్రియ
- పీఎంఏవై-2 పథకానికి దూరమవుతున్న పేదలు



మెళియాపుట్టి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): కొత్త రేషన్‌కార్డుల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు ప్రక్రియ మొదలు పెడుతుందా?.. ఎప్పుడు దరఖాస్తు చేసుకుందామా? అన్న ఆత్రుతతో ఉన్నారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఇంకా ఆ ప్రక్రియ ప్రారంభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా పీఎంఏవై-2 పథకానికి దూరమవుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 6,71,803 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో తెల్లరేషన్ కార్డులు 6,35,471, అంత్యోదయ కార్డులు 36,332 ఉన్నాయి. అయితే, జిల్లాలో గత మూడేళ్ల నుంచి కొత్త రేషన్‌కార్డులు మంజూరు కావడం లేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల పాటు రేషన్‌కార్డుల పేరిట బియ్యం కార్డులు మంజూరు చేసింది. తరువాత మూడేళ్లు ఒక్క కార్డు కూడా ఇవ్వలేదు. వైసీపీ సర్కారు హయాంలో చాలామంది అర్హులు దరఖాస్తు చేసుకున్నా వారికి జారీకాలేదు. ఆ పార్టీ మద్దతుదారులకు అధికంగా కార్డులు జారీ చేసినట్లు విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. దీంతో చాలామంది వాటికోసం ఎదురుచూస్తున్నారు.

ఇళ్ల దరఖాస్తులు తిరస్కరణ..

గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరిట లేఅవుట్లు వేసి పేదలకు ఇళ్లు మంజూరు చేశారు. అయితే, వైసీపీ నాయకులు చెప్పిన వారికే ఇళ్ల పట్టాలతో పాటు ఇళ్లు మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక నిరుపేదలకు ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున స్థలం కేటాయించి ఇళ్లు నిర్మిస్తామని చెప్పింది. గృహ నిర్మాణానికి (మిగతా 6వ పేజీలో..)

హనుమంత వాహనంపై వాసుదేవుని విహారం

- మందసలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

6లో



గంజాయి రవాణాదారులపై షీట్లు

- వినియోగదారులపై కూడా...
- ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీలతో డీఐజీ గోపినాథ్ జట్టీ వీడియో కాన్ఫరెన్స్
- మహిళల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిందిగా ఆదేశం

విశాఖపట్నం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణాదారులు, వినియోగదారులపై షీట్లు ఓపెన్ చేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టీ ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీలతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గోపినాథ్ మాట్లాడుతూ గంజాయి రవాణాదారులు, విక్రయదారుల ఆస్తుల స్వాధీనం, పీడీ యాక్టు నమోదు, కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు పరిహారం అందేలా చూడాలన్నారు. రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కలిగేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోక్సో, మహిళలపై దాడుల కేసులను త్వరగా విచారణకు తీసుకువెళ్లాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఇంకా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న అర్జీల పరిష్కారం, సైబర్ నేరాలు, నాన్ బెయిల్‌బుల్ వారెంట్లు, ఇతర కేసులపై డీఐజీ సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీలు తుహిన్ సిన్హా, జిందాల్, అమిత్ బర్దార్, కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.



త్రివేణి సంగమంలో రామ్మోహన్‌నాయుడు

కుంభమేళాలో కేంద్రమంత్రి రామ్మోహన్

శ్రీకాకుళం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్‌లో నిర్వహిస్తున్న మహాకుంభమేళాకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు బుధవారం వెళ్లారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానమాచరించారు. పవిత్ర యాత్రలో భక్తులకు మెరుగైన విమానయాన సౌకర్యాలు, హెలీకాప్టర్ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. డ్రోన్ నిఘాతో కోట్లాది మంది యాత్రికులపై సున్నితమైన, సురక్షితమైన పర్యవేక్షణ ఉందని వెల్లడించారు. మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రకటన జారీ అయింది.

పశువులను పెంచేదెలా?

- జిల్లాలో గ్రాసానికి కొరత
- 35 శాతం తగ్గిన దిగుబడి
- మేపలేక జీవాలను విక్రయిస్తున్న పాడిరైతులు



నరసన్నపేట నుంచి విశాఖకు ట్రాక్టర్‌పై తరలిస్తున్న పశుగ్రాసం

నరసన్నపేట, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పశుగ్రాసం కొరత తీవ్రమైంది. వేసవికి ముందే గడ్డికి గడ్డు పరిస్థితి ఏర్ప డింది. కొన్నిచోట్ల యంత్రాలతో పొలాల్లోనే వరి కోతలు చేపట్టడం కారణంగా ఆ గడ్డి చిన్నచిన్న ముక్కలుగా అయిపోవడంతో వినియోగానికి పనికిరావడం లేదు. మరికొన్ని చోట్ల విశాఖ నుంచి వ్యాపారులు వచ్చి పశుగ్రాసాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్లిపోతున్నారు. దీనివల్ల జిల్లాలో మరింత కొరత ఏర్పడింది. జిల్లాలో 3,75,345 ఆవులు, గేదెలు, 45,914 దూడలు, 7,19,985 గొర్రెలు, మేకలు ఉన్నట్లు పశుసంవర్థశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఒక పశువుకు ప్రతిరోజూ 5 కిలో దాణా అవసరం. దీని ప్రకారం జిల్లా వ్యాప్తంగా సుమారు 23 లక్షల టన్నుల గ్రాసం అవసరమవుతుంది. ఈ లెక్కన జిల్లాలో సుమారు 2.84లక్షల ఎకరాల్లో వరి సేద్యం చేస్తే దానిద్వారా వచ్చే ఎండుగడ్డి పశువులకు సరిపోతుంది. అయితే, ఈ ఏడాది పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ల కారణంగా వరిచేలు నేలకు ఒరగడం, తెగుళ్ల ప్రభావంతో పశుగ్రాసం దిగుబడి సగానికి పైగా తగ్గింది. రెండోపంట సమయంలో కొంత దిగుబడి వస్తుందనుకున్నా.. ఆ ఆశలు కూడా ఈ ఏడాది లేకపోవ డంతో పశుపోషణకు పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రైతులు వాటిని మేపలేక సంతలకు తీసుకువెళ్లి విక్రయిస్తున్నారు.

విశాఖకు తరలిపోతున్న గడ్డి..

ఒకపక్క జిల్లాలో పశుగ్రాసం దొరక్క పాడి రైతులు ఇబ్బంది పడుతుంటే, మరోపక్క విశాఖపట్నం నుంచి వ్యాపారులు వచ్చి ఇక్కడి గడ్డిని కొనుగోలు చేసి తరలించుకుపోతున్నారు. దీంతో మరింత కొరత ఏర్పడుతోంది. ప్రతిరోజూ బూర్జ, ఆమదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు తదితర ప్రాంతాల నుంచి 30 నుంచి 50 ట్రాక్టర్ల వరకు పశుగ్రాసం విశాఖకు తరలిపోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రాక్టర్ వరి గడ్డి రూ.6వేలు నుంచి రూ.7వేల వరకు ధర పలుకుతోంది.

కూలీల కొరతతో..


జిల్లాలో ఏటా వరి కోతల సమయంలో కూలీల కొరత నెలకొంటుంది. దీంతో కోతలు, నూర్పులకు యంత్రాలను వినియోగించడం అనివార్యమైంది. లోతట్టు ప్రాంతాల్లో దూసుడు మిషన్లతో ఎక్కువగా కోతలు (మిగతా 6వ పేజీలో..)

నలుగురు వైద్యాధికారులకు నోటీసులు

నరసన్నపేట, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి):గత వైసీపీ ప్రభుత్వంలో నరసన్నపేట సీహెచ్‌సీలో అనర్హులకు సదరం ధ్రువపత్రాలు జారీ చేసిన వైద్యాధికారులపై క్రమశిక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ఈ మేరకు నలుగురు వైద్యాధికారులకు ప్రభుత్వ కార్యదర్శి బుధవారం నోటీసులు జారీ చేశారు. వైసీపీ నేతల సిఫారసుల మేరకు గతంలో నరసన్నపేటలో సదరం సర్టిఫికెట్లను ఇబ్బడిముబ్బడిగా జారీ చేశారు. కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంపై దర్యాప్తు నిర్వహించింది. ఈ మేరకు అప్పట్లో నరసన్నపేట ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పని చేసిన బి.జయశ్రీ, ఆర్థోపెడిక్ వైద్యులు చల్ల మోహన్ రవికిరణ్, పి.నాగమల్లేశ్వరి, బాలక నవీన్‌పై శాఖ పరంగా క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వ కార్యదర్శి ఆదేశించారు. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేశారు. దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కాగా, గత ప్రభుత్వ పాలనలో నరసన్నపేటతో పాటు రణస్థలం, ఇచ్ఛాపురం, పొందూరు, జలుమూరు, కోటబొమ్మాళి, ఆమదాలవలస తదితర మండలాల్లో తప్పుడు సదరం పత్రాలు జారీ చేశారు. ఇప్పుడు ఆ వైద్యుల్లో గుబులు ప్రారంభమైంది.

అణాగనగా.. మన నాణేలు!





కింగ్ జార్జ్ చిత్రంతో నాణెం

విభిన్న ఆకృతుల్లో ఉన్న వివిధ దేశాల నాణేలు

- అరుదైనవి సేకరించిన యువకుడు
- వివిధ దేశాల కరెన్సీ కూడా..
- సోంపేటకు చెందిన ప్రసాద్ ప్రత్యేకత ఇదీ



నాణేలను ప్రదర్శిస్తున్న ప్రసాద్

అణా... పరక.... బేడ... ఇదేంటీ ఈ కొత్త పదాలు ఎక్కడివి అనుకుంటున్నారా? అవి కొత్త పదాలు కావండోయ్... సుమారు నాలుగు దశాబ్దాల కిందటి వరకు మన జీవనంలో భాగమైనవి. అవేనండీ నాణేలు. ఇప్పటి రూపాయి... పది రూపాయల నాణేలలాగానే ఒకప్పుడు మన పెద్దల చేతుల్లో విరివిగా తిరుగాడినవి. ఇవన్నీ ఇప్పుడు కనుమరుగైపోయాయి. అవి ఎలా ఉంటాయో చూడాలనుకుంటే సోంపేట పట్టణంలోని వూనా ప్రసాద్‌ను కలవాల్సిందే.

సోంపేట, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి)

మనదేశంలో అర్ధ శతాబ్దం కిందట వినియోగించిన నాణేలు ఎలా ఉండేవో తెలుసుకోవాలని ఉందా? వివిధ దేశాల్లో కరెన్సీ ఎలా ఉంటుందో మీకు తెలుసా? గాంధీ మహాత్ముడి శత జయంతి సందర్భంగా మన దేశంలో ముద్రించిన నోట్లు గుర్తున్నాయా? ఇవేవీ చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. గుర్తు లేకపోయి ఉండొచ్చు. వాటిని చూడాలంటే సోంపేట వెళితే సరి. అక్కడ అరుదైన నాణేలను, కరెన్సీని ఓ వ్యక్తి భద్రంగా ఉంచారు. ఆయన పేరే వూనా ప్రసాద్. దేశ విదేశాలకు చెందిన అపురూపమైన నాణేలను భవిష్యత్తు తరాలకు చూపించాలనే తపనతో ఆయన అనేక నాణేలను, వివిధ దేశాల కరెన్సీ నోట్లను సేకరిస్తున్నారు. 19 ఏళ్లుగా వీటిని సేకరిస్తున్నట్టు చెబుతున్నారు వూనా ప్రసాద్. గతంలో వినియోగించిన అనేక నాణేలు సంస్కృతి, సంప్రదాయాలు, ప్రత్యేక సంఘటనలు, ప్రముఖుల గుర్తింపుగా ముద్రించే వారు. ఆ సంఘటనల విశిష్టతను నాణేల ద్వారా విద్యార్థులు, యువతకు తెలియజేస్తున్నారు ప్రసాద్.

చిన్నతనం నుంచే..

స్థానిక మెయిన్ రోడ్డులో ఉన్న వూనా సత్యనారాయణ (సైరా బాను సత్యం) కుమారుడు వూనా ప్రసాద్ చిన్నతనం నుంచే నాణేల సేకరణను అలవరుచుకున్నాడు. 1992లో 4వ తరగతి చదువుతున్న సమయంలో తరగతి ఉపాధ్యాయుడు ఇళ్ల వద్ద ఉన్న పాత నాణేలను తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఆ సమయంలోనే కొత్త ఆలోచన మొదలైంది. అప్పటి నుంచి నాణేల సేకరణకు శ్రీకారం చుట్టాడు. మిత్రులు, కుటుంబసభ్యుల సహకారంతో నాణేల సేకరణను విస్తరించాడు. ఐదేళ్ల కిందటి వరకు నాణేల సేకరణే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన తదనంతర కాలంలో వివిధ దేశాల కరెన్సీ, అరుదైన స్టాంపుల సేకరణ ప్రారంభించాడు. రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్న అనేక నాణేలు సేకరించాడు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన వద్ద ప్రపంచంలోనే చిన్న నాణెం, శ్రీరామ పట్టాభిషేకం నాణేం, సోమాలియా దేశంలో మోటారు సైకిల్ ఆకారంలో విడుదల చేసిన విభిన్న ఆకృతి కల బైక్ కాయిన్, రిపబ్లిక్ హార్వర్డిసికా విడుదల చేసిన అతి ఎక్కువ విలువ కలిగిన లక్ష కరెన్సీ నోటు, గాంధీ దంప తుల చిత్రంతో భారత్‌లో విడుదల చేసిన పోస్టల్ స్టాంపు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధానికి గుర్తుగా విడుదల చేసిన ప్రత్యేక నాణెం, ఎనిమిది అణాలు ఇలా ఎన్నో నాణేలు సేకరించాడు. ఇప్పటి వరకు 165 దేశాలకు చెందిన రెండువేల రకాల నాణేలను సేకరించాడు. భారత దేశంలోని పురాతన నాణేల మొదలు, ఇటీవల విడుదల చేసిన రూ.వెయ్యి నాణేం వరకు అరుదైనవి సేకరించాడు. వంద దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు, 20 దేశాలకు సంబంధించిన విశిష్టమైన స్టాంపులు సేకరించాడు. వీటన్నింటినీ వివిధ సందర్భాల్లో ప్రదర్శిస్తున్నాడు ప్రసాద్.



పూర్వ కాలం నాటి వివిధ దేశాల నాణేలు



గాంధీజీ శత జయంతి సందర్భంగా విడుదల చేసిన నోట్లు

రంగుమారిన ధాన్యంతో కష్టాలు

- తలలు పట్టుకుంటున్న మిల్లర్లు
- ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకోలు



తడిసిన ధాన్యంలో నూకలు ఇలా...



రంగుమారిన బియ్యం..

పలాస, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): మిల్లర్లకు లెవీ కష్టాలు ఇంకా తీరడం లేదు. కుప్పలు తెప్పలుగా రైతుల నుంచి ధాన్యం వస్తున్నా వాటిని సివిల్ సప్లయిస్‌కు ఇవ్వడానికి అనేక ప్రతి బంధకాలు ఎదుర్కొనవలసి వస్తోందని మిల్లర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం ఇలాగే కొనసాగితే తాము మిల్లులకు తాళాలు వేయాల్సిందే అని మిల్లర్లు చెబుతున్నారు. ఆ మధ్య కురిసిన వర్షాలకు పలాస డివిజన్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ ధాన్యం తడిసిపోయాయి. కోత కోసిన తరువాత కుప్పలు పొలాల్లో సక్రమమైన పద్ధతిలో పెట్టకపోవడం వల్ల కింద ఉన్న ధాన్యం అంతా తడిసి రంగుమారిపోయాయి. మిగిలిన ధాన్యంలో 60 శాతం వరకూ తడిసిన కారణంగా బియ్యానికి బదులు నూకలే ఎక్కువగా వస్తున్నాయి. బస్తాకు ఈ విధంగా రంగుమారిన బియ్యం 40 శాతానికి పైగా ఉంటే నూకల శాతం మిగిలింది ఉంటోంది. ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన బియాన్ని మిల్లర్లు పౌర సరఫరాల శాఖకు అందించాల్సి ఉంది. ఈ కరంగా ఇవ్వాలంటే రంగుమారిన బియ్యం సున్నా శాతం, నూకలు 15 శాతానికి మించి ఉండకూడదు. ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా తడిసిన ధాన్యం కారణంగా నిబంధనల ప్రకారం రావడం లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక మిల్లర్లు సతమతమవుతున్నారు. వారి ఆవేదనను రెవెన్యూ అధికారులకు తెలియజేసినా... ప్రభుత్వ నిబంధనల కారణంగా వారు సైతం చేతులు ఎత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. పలాస నియోజకవర్గంలో 24 మిల్లులు ఉండేవి. పెద్దగా లాభాలు రాకపోవడం, ప్రభుత్వ నిబంధనల పుణ్యమా అని ప్రస్తుతం 9 మాత్రేమే నిర్వహిస్తుండడం విశేషం. ధరాఘాతం కారణంగా మిల్లర్లు కేవలం ప్రభుత్వ రాయతీలపై ఆధారపడి నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం తడిసిన, రంగుమారిన, నూకలు వచ్చే అవకాశం ఉన్న ధాన్యం 2వేల టన్నుల వరకూ ఉంటుందని అంచనా. ఇంతమొత్తంలో మిల్లింగ్ చేసి సివిల్ సప్లయిస్ విభాగానికి ఇవ్వాలంటే తాము తీవ్రంగా నష్టపోతామని వ్యాపారులు చెబుతున్నారు. రైతులకు, మిల్లర్లకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ఎప్పుడిస్తారో?

(ఐదో పేజీ తరువాయి)

రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అంది స్తామని కూడా ప్రకటించింది. దీనిలో భాగంగా గృహ నిర్మాణ శాఖ అధికారులు పీఎంఏవై-2.0 కింద సర్వే నిర్వహించారు. దీంతో నిరుపేదలు సంతోషపడ్డారు. సొంతింటి కల నెరవేరుతుందని సంబరపడ్డారు. ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కొందరికి రేషన్‌కార్డులు లేకపోవడంతో వారి దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారు. కాగా, ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంతో పాటు అధికారులు నిర్వహిస్తున్న మీ కోసం కార్యక్రమానికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రజల నుంచి అధికంగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కొత్తరేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

ఆదేశాలు వచ్చిన వెంటనే జారీ..

కొత్తరేషన్ కార్డుల కోసం అధికంగా దరఖాస్తులు వస్తున్నాయి. కానీ, కార్డుల జారీపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రక్రియ మొదలు పెడతాం.

-బి.పాపారావు, తహసీల్దార్, మెళియాపుట్టి

పశువులను పెంచేదెలా?

(ఐదో పేజీ తరువాయి)

చేపడుతున్నారు. ఈ మిషన్లతో కోతలు చేపడితే ఒక్క ధాన్యం మాత్రమే వస్తాయి. గడ్డి మొత్తం చిన్న ముక్కలుగా అయిపోయి పొలాల్లోనే ఉండిపోతుంది. ఆ గడ్డి వినియోగానికి పనికిరావడం లేదు. మరికొన్ని చోట్ల వేరే యంత్రాలతో నూర్పులు చేస్తున్నారు. ఈ గడ్డి పశువులకు మేతకు బాగుంటుంది. అయితే, కొందరు రైతులు పొలాల్లోనే నూర్పులు చేసి గడ్డిని వదిలేస్తున్నారు. దీంతో జిల్లాలో సుమారు 35 శాతం పశుగ్రాసం కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీపై పశుగ్రాసం అందజేయాలని పాడిరైతులు కోరుతున్నారు.

పశుగ్రాసం పంపిణీ చేయాలి..

ఈ ఏడాది యంత్రాలతో నూర్పులు చేయడం వలన పశుగ్రాసం కొరత ఏర్పడింది. మూగజీవాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ప్రభుత్వం రాయితీపై పశుగ్రాసం విత్తనాలతో పాటు దాణాను పంపిణీ చేస్తే బాగుంటుంది.

-ధర్మాన లక్ష్మి, పాడిరైతు, తెలగవలస



దూడను లేపేందుకు ప్రయత్నిస్తున్న ఆవు

అమ్మ ప్రేమకు సాక్ష్యమిది...

ప్రతి హృదయం ద్రవిస్తోంది

పలాస, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): మంగళవారం అర్ధరాత్రి సమయం. స్థానిక కేటీరోడ్డుపై ఓ ఆవు, దూడ సేదదీరుతున్నాయి. ఇంతలో ఓ భారీ వాహనం దూసుకు వచ్చింది. దూడను వాహనం ఢీకొంది. వంద అడుగుల దూరం వరకూ ఈడ్చుకొంటూ వెళ్లిపోయింది. దీంతో అది అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తల్లి ఆవు త్రుటిలో తప్పించుకుంది. దూడను లారీ ఈడ్చుకుంటూ వెళ్లిన దృశ్యాన్ని గమనించిన తల్లి ఆవు... వాహనాన్ని వెంబడించింది. అక్కడ పడి ఉన్న దూడను చూసి.. లేపేందుకు ప్రయత్నించింది. కానీ ప్రయోజనం లేకపోవడంతో సాయం కోసం చుట్టూ చూడడంతో సమీపంలో ఉన్న వారి కళ్లు చెమ్మగిల్లాయి. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్ కెమెరాలో బంధించాడు. ఆవు దీనస్థితిని చూసిన వారు చలించిపోతున్నారు. పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో నడిరోడ్డుపై పశువుల పెంపకందారులు తమ ఆవులను విడిచిపెడుతున్నారు. నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతున్నా స్పందించడం లేదు. దీంతో పశువులు మృత్యువాత పడుతుండగా.. కొన్నిసార్లు వాహనదారులూ ప్రమాదానికి గురవుతున్నారు.



ధ్వజారోహణంలో పాల్గొన్న అర్చకులు

హనుమంత వాహనంపై వాసుదేవుని విహారం

- మందసలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

హరిపురం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): మందస వాసుదేవ ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజైన బుధవారం ఆలయ ప్రధానార్చకులు కూర్మాచార్యులు, వేద పండితుడు వివేక చతుర్వేది ఆధ్వర్యంలో స్వామికి అభిషేకం చేశారు. అనంతరం హనుమ వాహన సేవ ను నిర్వహించారు. ధ్వజారోహణం చేశారు. యాగశాలలో హోమం చేశారు. భూతద్దాన్ని వినియోగించి సమిధలను వెలిగించారు. సుప్రభాత సేవ, ప్రాతఃకాలారాధన, నివేదన, గోష్ఠి, యాగశాలలో ద్వారతోరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శేష వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు.

భక్తుల కోలాహలం..

స్వామి వారి ఉత్సవాలలో ముఖ్యమైన ధ్వజారోహణ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అనంతరం స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంతోష్ పాండే, అనిల్ పాండేలు మాట్లాడుతూ దేవునికి రూపం, ఆకారం ఉండదని... భక్తునికి కాంతి రూపంలో దర్శనాన్ని కల్పించి అండగా నిలుస్తాడని చెప్పారు. ప్రజలు భక్తి భావాన్ని పెంచుకొని ప్రపంచ శాంతికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యానంద పాడి, పవన్‌స్వామి, కాశీచరణ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా శ్రీమన్నారాయణ, శ్రీరామనుజ సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద సేవలు అందించారు. ఎమ్మెల్యే గౌతు శిరీష స్వామి వారిని దర్శించుకొని.. పూజలు చేశారు. ప్రధాన అర్చకులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. ఆమెతో పాటు టీడీపీ నాయకులు జీకే నాయుడు, బావన దుర్యోధన, రట్టి లింగరాజు, లబ్బ రుద్రయ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న సంగీత విభావరి..

స్వామి సన్నిధిలో నిర్వహించిన కవిటి మండలం బెజ్జిపుట్టుగ గ్రామానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని సచల బృందం సంగీత విభావరి ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం కాశీబుగ్గకు చెందిన చిన్నారుల నృత్య ప్రదర్శన, కూచిపూడి నర్తనశాల కార్యక్రమాలు అలరించాయి.

నేటి కార్యక్రమాలు..

బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం ఉదయం 9గంటలకు యాగశాలలో విశేష హోమం, 11 గంటలకు కల్పవృక్ష వాహన సేవ, లక్ష్మీ పూజ చేస్తారు. సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం, హంస వాహనం, గరుడ వాహన సేవలు నిర్వహిస్తారు. బెజ్జిపుట్టుగకు చెందిన శ్రీనివాసరావు బృందం సంగీత విభావరి, మందస కళాకారుల నృత్యప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు.



హనుమంత వాహనంపై తిరువీధుల్లో స్వామివారు..



వాసుదేవుని సన్నిధిలో ఎమ్మెల్యే గౌతు శిరీష

ఇటు రోడ్డు.. అటు చెరువు ఆక్రమణ

- నరసన్నపేటలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు



పురుషోత్తంనగర్ వద్ద రోడ్డును ఆక్రమించి నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్న దృశ్యం



జమ్ము చెరువు గట్టు పై ఇలా...

నరసన్నపేట, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలో ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట పడడం లేదు. బుధవారం పురుషోత్తంనగర్ కాలనీలో రోడ్డు పక్కనే గల స్థలంలో ఓవైపు నిర్మాణాలు మొదలయ్యాయి. మరోవైపు కంబకాయి గ్రామంలో గల సర్వేనెంబరు 148 లోగల జమ్ము చెరువు గట్టును చదును చేసి అక్రమ నిర్మాణాలకు పునుకున్నారు. జమ్ము చెరువు గట్టుపై అక్రమ నిర్మాణాలు గతంలో జరిగాయి. బుధవారం ఒక వ్యక్తి గతంలో ఉన్న పశువుల శాలను తొలగించి.. పక్కనే ఉన్న ఇంటికి సమాంతరంగా మట్టి వేసి నిర్మాణానికి సమాయత్తమయ్యారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆర్ఐ సాయిరాం, సర్వేయరు పరిశీలించారు. పనులు నిలిపివేయాలన్నారు. గతంలో నిర్మించిన కట్టడాలను తొలగిస్తే తాము నిర్మాణాలను తొలగిస్తామని నిర్మాణదారులు చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు. పట్టణంలో రోడ్డు పక్కనే ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ విషయమై ఈవో దాక్షాయణి వద్ద ప్రస్తావించగా అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటామన్నారు.

ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా బడ్జెట్

- బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు

గుజరాతీపేట, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ దేశ ప్రజల ఆకాంక్షలకు తగట్టుగా ఉందని విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష నేత పెనుమత్స విష్ణుకుమార్ రాజు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో బుధవారం నిర్వహించిన వివిధ వర్గాల మేథావుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలను ఆకర్షించే విధంగా బడ్జెట్ ఉందని... ఇది జనరంజకమైనదన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డా.బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పూర్వపు రిజిస్ట్రార్ గుంట తులసీరావు మాట్లాడుతూ దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పెరిగే రీతిలో బడ్జెట్ ఉందన్నారు. రిటైర్డ్ జడ్జి పప్పల జగన్నాథరావు మాట్లాడుతూ కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పేదలకు ఎంతో మేలు చేసే విధంగా ఉందని చెప్పారు. వైద్యులు డా.కె.అమ్మన్నాయుడు మాట్లాడుతూ పేద, మధ్య తరగతి వర్గాలను ఆకర్షించే విధంగా బడ్జెట్ ఉందన్నారు. విద్యావేత్తలు కె.వేణుగోపాల్, నిక్కు అప్పన్న, భీమశంకర్, డాక్టర్ పైడి సింధూర, బీజేపీ నాయకులు పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలం, అట్టాడ రవిబాబ్జీ, బిర్లంగి ఉమామహేశ్వరరావు, చల్లా వెంకటేశ్వరరావు, బూ ర్రా భార్గవ్ తదితరులు బడ్జెట్‌పై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు మణిశర్మ, చింతపల్లి దుర్గారావు గాంధీ, గొలివి కరుణాకరరావు, బూరె నరేంద్ర చక్రవర్తి, మంగి లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

తేలుకుంచిలో అగ్ని ప్రమాదం

ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): తేలుకుంచి గ్రామంలో బుధవారం ఉదయం 5గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన గుడియా భీమ్మోకు చెందిన ఇళ్లు, దుకాణం కాలిబూడిదయింది. ఈ ప్రమాదంలో ఇంటి సామగ్రీ, కిరాణా వస్తువులు, సర్టిఫికేట్లతోపాటు రూ.3 లక్షలు నగదు కాలి బూడిదైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేశారు. మంటలు ఆదుపుచేసిన వారిలో ఫైర్ ఆఫీసర్ కె.ప్రశాంత్ కుమార్, సూర్యారావు, కాశీనాథ్, ప్రసాద్, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

26న పంచామృత అభిషేకాలు

శ్రీకాకుళం కల్చరల్, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): నాగావళి నది ఒడ్డునున్న ఉమారుద్ర కోటేశ్వరాలయంలో ఈ నెల 26వ తేదీ సాయంత్రం మూడు గంటల నుంచి పంచామృత అభిషేకం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్చకులు ఆరవెల్లి హరిగోపాల శర్మ, చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక ఏకాదశ, మహారుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, కుంకుమార్చన నిర్వహిస్తూ అంధవరపు లక్ష్మణరావు దంపతులతో మహానందీశ్వర వాహనంపై మేళతాళాలతో తిరువీధి ఉత్సవం, అనంతరం లింగోద్భావ కాల అభిషేకాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో సర్వేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలిశెట్టి గణపతి దంపతులు, గురుగుబెల్లి నాగరాజు దంపతులచే స్వామి వారికి పూలంకరణ సేవ నిర్వహిస్తారన్నారు.

ఘనంగా విగ్రహాల ప్రతిష్ఠ

జి.సిగడాం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): డీఆర్ వలస శివాలయం వద్ద బుధవారం నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నవగ్రహాల విగ్రహాలను గ్రామ పురవీధుల్లో మేళతాళాలు నడుమ శోభాయాత్ర నిర్వహించారు. విగ్రహాలను ముగ్రాటలతో శుద్ధిచేశారు. ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు చేసిన ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు కుమరాపు రవికుమార్, కుమారాపు రమేష్ నాయుడు, కుమరాపు అప్పన్న, కుమరాపు శ్రీను, మహిళా భక్తులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ఆర్థిక సాయం

కవిటి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): పేద విద్యార్థులకు బుధవారం గాయత్రి పరివార్, కన్నుపుట్టుగ భారత్ వికాస పరిషత్ ప్రతినిధులు ఆర్థిక సాయం అందించారు. కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నలుగురు విద్యార్థులకు రూ.28వేలు అందించారు. తమ సంస్థ తరపున ఏటా ఈ సాయాన్ని అందిస్తున్నామని బి.ప్రకాష్, దేవేంద్రరౌళో తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పి.లక్ష్మణరావు, ఎస్ఎంసీ చైర్మన్ టి.మోహనరావు, ప్రధానోపాధ్యాయుడు బి.మల్లేశ్వరరావు తదితరులు ఉన్నారు.

బీజేపీ మండల అధ్యక్షురాలిగా లక్ష్మి



గార, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): గార మండల బీజేపీ అధ్యక్షురాలిగా కె.మత్స్యలేశం మాజీ సర్పంచ్ మైలపల్లి లక్ష్మీజనార్దన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కె.మత్స్యలేశంలో ప్రస్తుత పార్టీ మండల అధ్యక్షుడు ఆరంగి తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్.తేజేశ్వరరావు, గార మండల ఎన్నికల పార్టీ అధికారి అట్టాడ రవిబాబ్జీ, మాజీ అధ్యక్షుడు బిర్లంగి ఉమా మహేశ్వరావు, ఇతర నాయకులు హాజరయ్యారు.

అతడి కళ్లు సజీవం



పాపారావు (ఫైల్)

అరసవల్లి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రూరల్ శ్యామ్‌పాలెం గ్రామానికి చెందిన లొడ్డు పాపారావు(58) బుధవారం మృతి చెందాడు. అతడి నేత్రాలను దానం చేయాలని నిర్ణయించుకున్న కుటుంబ సభ్యులు రెడ్‌క్రాస్ ప్రతినిధులను సంప్రదించారు. దీంతో నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పి.సుజాత, జి.పవన్ కుమార్ మృతుడి రెండు కళ్ల నుంచి కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. తాను మరణించినా మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన పాపారావుకు రెడ్‌క్రాస్ కార్యదర్శి బలివాడ మల్లేశ్వరరావు నివాళులర్పించారు.

సిక్కోలుపై నిఘా నేత్రం

● డ్రోన్ కెమెరాలతో పోలీసుల పర్యవేక్షణ



నాగావళి నదీతీరంలో డ్రోన్ కెమెరాతో పరిశీలిస్తున్న దృశ్యం

శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): నిర్మానుష్య ప్రదేశాల్లో మద్యం, గంజాయి తాగడం, పేకాట, ఈవ్‌టీజింగ్, చైన్ స్నాచింగ్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి చెక్ పెట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం సిక్కోలు నగరంపై నిఘా నేత్రంతో పర్యవేక్షిస్తుంది. ఇందులో భాగంగా నగరంలోని వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో పాతబస్టాండ్, పెద్ద మార్కెట్, డచ్ బంగ్లా, కంపోస్టుకోలని, దమ్మలవీధి, గుడివీధి ప్రాంతాల్లో బుధవారం డ్రోన్ కెమెరాలతో పరిశీలించారు. డ్రోన్ కెమెరాలతో పోలీసులు పలు చిత్రాలు తీసి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ప్రశాంత సిక్కోలు లక్ష్యంగా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని, చట్ట వ్య తిరేక కార్యకలాపాలకు ఎవరైన పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

గల్ఫ్ బాధితులకు న్యాయం చేయండి



బాధితులతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ అశోక్

ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): గల్ఫ్ దేశాలకు పంపిస్తామని చెప్పి మోసపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ ఇన్‌చార్జీ దాసరి రాజు కోరారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ ముకుందరావును కలసి వినతి పత్రం అందజేశారు. అనంతరం బాధితులతో కలసి ప్రభుత్వ విప్ బెందాళం అశోక్‌ను రామయ్యపుట్టుగలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు చెందిన సుమారు 60 మంది బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి

అరసవల్లి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయి ప్రత్యూషకు బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా నిరుద్యోగ భృతి అందించాలని, ప్రతీ మండల కేంద్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొత్స సంతోష్, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తరగతులు విలీనం చేయొద్దు



ఎంఈవోకి వినతి పత్రం అందిస్తున్న గ్రామస్థులు

కంచిలి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): మూడు నుంచి ఐదు తరగతులను వేరే పాఠశాలలో విలీనం చేయొద్దని కొల్లూరు గ్రామస్థులు కోరారు. ఈ సందర్భంగా స్థానిక మండల విద్యావనరుల కేంద్రం వద్ద గ్రామస్థులు ఎంఈవోను బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం గ్రామస్థులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన చిన్నపిల్లలు స్కూల్‌ను విలీనం చేయడం వలన వెళ్లేందుకు ఇబ్బందులు పడతారని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మానుకోవాలని కోరారు. కార్యక్రమంలో కొల్లూరు గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.

సమీకృత కలెక్టరేట్ పనులు వేగవంతం చేయాలి



పనులు పరిశీలిస్తున్న కలెక్టర్ పుండ్కర్

శ్రీకాకుళం కలెక్టరేట్, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): సమీకృత కలెక్టరేట్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో జరుగుతున్న నూతన భవన నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. పార్కింగ్, సెక్యూర్టీ, ప్రహరీ నిర్మాణం తదితర పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్‌లో అంతర్గతంగా నిర్మిస్తున్న రోడ్డు డివైడర్ పనులు దగ్గరుండి పరిశీలించిన కలెక్టర్ నాణ్యతలో రాజీ లేకుండా నిర్మాణాలు పూర్తి చేయాలని కాంట్రాక్టు ప్రతినిధులను ఆదేశించారు.

భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): బాల్యంలో చెడు స్నేహాలు, వ్యసనాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పలువురు ఆకతాయి యువకులకు శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద సూచించారు. ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం నగరంలో వన్‌టౌన్ పోలీసులు స్పెషల్‌డ్రైవ్ నిర్వహించారు. మహిళా కళాశాల రోడ్డులో వన్‌టౌన్ సీఐ కె.పైడపునాయుడు, ఎస్ఐ ఎం.హరికృష్ణ వాహనాలు తనిఖీ చేపట్టారు. ట్రిపుల్ రైడింగ్, విద్యార్థులను ఆటపట్టించేవారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా 30 మంది ఆకతాయి పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. అలాగే యువకుల తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి డీఎస్పీ వివేకానంద కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులపై కూడా కేసులు పెడతామన్నారు. అలాగే రికార్డులు లేని 40 వాహనాలను స్టేషన్‌కు తరలించి అపరాధ రుసుం వసూలు చేశారు.

ఆకట్టుకున్న కలశాల శివలింగం

పొందూరు, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం కలశాలతో ఏర్పాటు చేసిన శివలింగం ఆకృతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అయ్యప్పస్వామి సహిత పంచ ముఖ ఆంజనేయస్వామి ఆలయం దశమ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు కలశాలతో వివిధ ఆకృతుల్లో ముగ్గులు వేశారు. అనంతరం మధ్యాహ్నం నిర్వహించిన అన్నసమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

కలశాలతో ఏర్పాటు చేసిన శివలింగం ఆకృతి →



14 నుంచి ఉత్తరాంధ్ర పాల పోటీలు

రణస్థలం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): విజయనగరం పట్టణ పరిధి తోటపాలెంలోని కె.వైకుంఠరావు డెయిరీ ఫారంలో వచ్చే నెల 14 నుంచి 16వ తేదీ వరకు ఉత్తరాంధ్ర పాడి పశువుల పాల పోటీలు నిర్వహించనున్నట్టు పశుసంవర్థక శాఖ అడిషనల్ డైరెక్టర్ వై.సింహాచలం, బీఎంసీ ఫౌండర్ డైరెక్టర్ సీహెచ్‌వీకే నర్సింహారావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానం వినియోగించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తి సాధించి పశుపోషణ లాభసాటిగా మార్చాలన్నదే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమన్నారు.

ఘనంగా లాంగ్వేజ్ ఫెస్టివల్



జాడుపూడి కేజీబీవీ విద్యార్థినుల ప్రదర్శన

కంచిలి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫెస్టివల్‌ను జాడుపూడి కేజీబీవీ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. చిల్డ్రన్స్ డే వేడుకల్లో భాగంగా బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించినట్టు ప్రిన్సిపాల్ రజనీకుమారి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఇంగ్లీష్‌లో లాంగ్వేజ్ ఫెస్టివల్ వర్ణమాలలో జంతువుల తలలు ధరించి చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.

వృత్తులకు అనువైన గృహ నమూనాలే లక్ష్యం

పొందూరు, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): వివిధ వృత్తిలకు అనుగుణంగా కళాకారులకు సౌకర్యవంతమైన గృహాలతో పాటు పరికరాల రూపకల్పనే స్టడీటూర్ లక్ష్యమని గీతం యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి.రవీందర్ అన్నారు. గీతం యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విభాగానికి సంబంధించిన 58 మంది విద్యార్థులతో కలిసి స్టడీటూర్‌లో భాగంగా పొందూరు ఖాదీపరిశ్రమ, నేత, వడుకు కార్మికుల గృహాలను పరిశీలించారు. పొందూరు ఖాదీ విశిష్టతను ఏఎఫ్‌కేకే సంఘం కార్యదర్శి దండా వెంకటరమణ, సి బ్బంది వివరించారు. విద్యార్థులతోపాటు వర్సిటీ ఆర్కిటెక్చర్ విభాగం ప్రొఫెసర్ రవీందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు జి.హేమ, జశ్వంత్ ఉన్నారు.

సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం

శ్రీకాకుళం కలెక్టరేట్, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని సహాయ ఎన్నికల అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. సూక్ష్మ పరిశీలకులతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. కలెక్టరేట్ ఏవో సూర్యనారాయణ, సూపరింటెండెంట్ రాజేశ్వరరావు, బ్యాంకు ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల స్వీకరణ

ఆమదాలవలస, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): వివిధ ప్రభుత్వ పథకాలకు అరులైన లబ్ధిదారులు స్థానిక పార్టీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని టీడీపీ కార్యాలయ వర్గాలు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదేశాలు మేరకు వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు వికలాంగులు పెన్షన్లు, గృహ నిర్మాణాలకు, కొత్త రేషన్‌కార్డులు కావాల్సిన వారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయండి

కవిటి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ బి.అశోక్‌ను బాధితులు కోరారు. రామయ్యపుట్టుగలోని బుధవారం బాధితులు, ఏజెంట్లు ఆయన్ని కలిసి వినతిపత్రాన్ని అందించారు. అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించి న్యాయం చేయాలని కోరారు. సంఘ ప్రతినిధులు పి.అరేలమ్మ, జిల్లా కార్యదర్శి జె.గిరిబాబు, భాస్కరరావు తదితరులు ఉన్నారు.

నిలిచిన ఏపీ సీడ్స్ రాగిసాగు

● విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం



సాగుకోసం ఎదురుచూస్తున్న పంట పొలాలు

ఆమదాలవలస, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థకు సరఫరా చేయాల్సిన రాగి పంట విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంతో నిలిచిన ఘటన చోటు చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని ఊసవానిపేట గ్రామానికి చెందిన జి.అప్పల సూరమ్మ, జి.కోటవేణి అనే ఇద్దరు రైతులు తమ ఐదు ఎకరాల పొలంలో వరి, రాగి పంటలను సాగు చేస్తూ ఏటా ఏపీ సీడ్స్‌కు ఇస్తున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రాగి పంట సాగు చేసి ఏపీ సీడ్స్‌కు ఇవ్వడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అయితే వీరి పొలంలో ఉన్న వ్యవసాయ మోటార్లకు అందించాల్సిన విద్యుత్ సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో గత నెల రోజుల నుంచి ఇబ్బందులకు గురిచేయడం వల్ల ఈ ఏడాది రాగిపంట వేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలో తమ భూములు ఉన్నప్పటికీ ఆమదాలవలస సబ్‌స్టేషన్ పరిధి నుంచి విద్యుత్ సరఫరా జరిగేదన్నారు. అయితే కొంతమంది విద్యుత్ అధికారుల చేతివాటంతో కొన్నింటికి వి ద్యుత్ సరఫరా చేసి తమ మోటార్లకు నిలుపుదల చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై శ్రీకాకుళం విద్యుత్ ఏఈను ప్రశ్నించగా.. సబ్‌స్టేషన్ ఆమదా లవలస పరిధిలో ఉందంటూ వింతపోకడలతో ఏపీ సీడ్స్‌కు ఈ ఏడాది అగ్రి మెంట్ చేసినప్పటికీ రాగి పంట విత్తనాలు అందించలేకపోతున్నామని మహి ళా రైతులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ స రఫరా చేయాలని ఆదేశాలు ఇచ్చినా సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వహించడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్‌శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి



శివాజీ చిత్ర పటం వద్ద నివాళులర్పిస్తున్న దృశ్యం

రణస్థలం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): రణస్థలంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంపర్క్ ప్రముఖ్ మేదూరి శేషగిరిరావు, వీహెచ్‌పీ ప్రఖండ ప్రముఖ్ కిలారి శేఖర్, ధర్మరక్షక్ సాయికిరణ్, గౌరినాయుడు, శ్రీను, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

క్రైం కార్నర్

నాగావళి నదిలో గుర్తుతెలియని మృతదేహం


మృతుడి చేతి దండపై ఉన్న టాటూ

శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): నాగావళి నదిలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. స్థానిక హయాతినగరం నుంచి పొన్నాడ వెళ్లే రోడ్డుకి 200 మీటర్ల దూరాన నాగావళి నదిలో ఓ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండటాన్ని చూసిన స్థానికులు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ ఎం.హరికృష్ణ అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. అయితే మృత దేహం కుళ్లిపోయివడంతో ఎవరన్నది పోలీసులు గుర్తించలేకపోయారు. మృతుడి ఎడమ చేతి దండపై డి.లక్ష్మి అనే పేరుతోపాటు ఓ మహిళ ఫొటో టాటూ వేసి ఉంది. దీనిపై ఎస్.హరికృష్ణ మాట్లాడుతూ.. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్లు ఉంటాయని, ఎడమ చేతి భుజంపై లక్ష్మి అనే పేరు మహిళ బొమ్మ ఉందన్నారు. మృతుడు చని పోయి వారం రోజులై ఉండొచ్చని అంచనా వేస్తున్నామన్నారు. గుడివీధి వీఆ ర్వో జి.పల్లవి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ హరికృష్ణ కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మృతుడి వివ రాలు తెలిసిన వారు స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

విద్యార్థిని ఆత్మహత్య


ఉరి వేసుకున్న మృతి చెందిన అనూష

హరిపురం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): మందస మండలం లోహరిబంద గ్రామంలో విద్యార్థిని కర్రి అనూష బుధవారం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలోని హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అనూష ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనం చేసి పాఠశాల నుంచి వెళ్లిపోయింది. దీంతో ఉపాధ్యాయులు అనూష కోసం ఇంటికి కబురు పెట్టగా రాలేదని తెలిసి తల్లిదండ్రులతో కలిసి తోటలలో వెతికారు. తమ సొంత తోటలో జీడి చెట్టుకు చున్నీతో ఉరి వేసుకొని ఉండడాన్ని గమ నించారు. మృతికి కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని హరిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఆవులను కబేళాకు తరలిస్తున్న ముగ్గురి అరెస్టు

పలాస, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ఆవులు కొనుగోలు చేసి కబేళాకు తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి ఆవులను గోరక్షణ శాలకు తరలించినట్లు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు. ఏడు ఆవులను కొనుగోలు చేసుకొని వాటిని వ్యానులో తరలిస్తుండగా బుధవారం పట్టుకొని కరగాన తవిటయ్య, టి.అశిరితాత, టి.మాధవరావులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఒడిశా మద్యం బాటిళ్లతో ఒకరు..

పలాస, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పెంటిభద్ర గ్రామానికి చెందిన సవర రాజ్‌కుమార్ 25 ఒడిశా మద్యం బాటిళ్లను తరలిస్తుండగా బుధవారం కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు తనిఖీ చేస్తుండగా నిందితుడు పట్టుబడ్డాడు. ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు.

మద్యం సీసాల స్వాధీనం

కొత్తూరు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): పాత హిరమండలానికి చెందిన జయలక్ష్మి నుంచి 8 క్వార్టర్ బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఎస్‌ఐ అప్పారావు తెలిపారు. అలాగే చింత మాను కాలనీలో 20 సారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ శ్రీకాకుళం సిఐ లీలారాణి, సిబ్బంది పాల్గొన్నారు.

అనారోగ్యంతో టీడీపీ నాయకుడి మృతి


చంద్రమోహన్ (ఫైల్)

నందిగాం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): పెంటూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మట్ట చంద్రమోహన్ (51) అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొం దారు. ఇటీవల శ్రీకాకుళం రిమ్స్‌లో వైద్యం పొంది పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకురాగా మృతిచెందారు. ఈయనకు భార్య సోనీ, కుమా రుడు, కుమార్తె ఉన్నారు. 2013లో టీడీపీ తరఫున జడ్పీటీసీగా పోటీ చేశారు. చంద్రమోహన్ మృతిపట్ల టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

రాష్ట్ర టెన్నీకాయిట్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

పలాస, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో ఈ నెల 21వ తేదీ నుంచి 25 వరకు జరగనున్న 48వ అంతర్‌జిల్లాల టెన్నీ కాయిట్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా జట్టు ఎంపిక బుధవారం పలాస క్రీడా మైదానంలో నిర్వహించారు. పురుషుల జట్టులో సీహెచ్ తారకేశ్వరరావు, కె.గోవిందరావు, పి.జగదీష్ బెహరా, ఎం.మణికంఠ, మహిళల జట్టు లో ఎస్.దివ్య, డి.రమ్య, పి.కావ్యశ్రీ, టి.భావనలను ఎంపిక చేశారు. కోచ్, మేనేజర్లుగా ఎం. దామోదర్, ఎల్.దిలీప్‌కుమార్, బి.మహేష్ వ్యవహరిస్తారు. ఎంపికలను జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు మల్లా సంతోష్‌కుమార్, కార్యదర్శి సుడియా వెంకట జోగారావు, కోశాధికారి పి.తవిటయ్య పర్యవేక్షించారు. క్రీడాకారులకు పలాస వ్యాపారవేత్త నర్తు వెంకటరమణ క్రీడా దుస్తులను అందించారు.

అనుమతులు లేకుండా బోర్లు తవ్వితే చర్యలు

పలాస, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో అనుమతులు లేకుండా బోర్‌వెల్స్ తవ్వుతూ వాల్టా చట్టానికి పొడుస్తున్నారని, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఎన్.రామారావు హెచ్చరించారు. బుధవారం టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నిబంధనల మేరకు అనుమతి తీసుకొనే బోర్లు వేయాలని, లేకుంటే సంబంధిత రిగ్గులను సీజ్ చేయడంతోపాటు ఇంటి యజమానికి రూ.లక్ష వరకు అపరాధ రుసుం వసూలు చేస్తామన్నారు. జీవో 16 ప్రకారం బోర్లు ఇష్టారాజ్యంగా వేయడం నేరమ న్నారు. బోర్లు వేసే వారు ముందుగా ఈ చలానాతో పాటు ఫారమ్-2ను సమర్పించాలన్నారు. అనంతరం కార్యాలయంలో కమిషనర్ ఎన్.రామారావు టౌన్‌ప్లానింగ్ డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


టౌన్‌ప్లానింగ్ అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్ రామారావు

'జల్‌జీవన్'పై నీలినీడలు

- ఇంటికి చేరని నీరు
- దూర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్న వైనం
- ఇదీ పెద్దలోగిడి గ్రామంలోని దుస్థితి


దిష్టిబొమ్మలా కొళాయి, కంకరబండ వద్ద వేసిన బోరు, పొలం నుంచి నీటిని తీసుకువస్తున్న మహిళ

పాతపట్నం, ఫిబ్రవరి19(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు ప్రారం భించిన జల్‌జీవన్ పనులు పూర్తి కాకుండా అర్ధంతరంగా నిలిచి పోయాయి. గతంలో కాంట్రాక్టర్ లబ్ధికే పనులు చేపట్టారన్న విమర్శలున్నాయి. కేవలం ట్యాంకు నిర్మించి మిగిలిన పనులను మధ్యలోనే నిలిపివేయడంతో కొళాయి పాయింట్లు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. దీంతో తాగునీరు లేక గ్రామ సమీపంలోని పొలాలకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇదీ పెద్దలోగిడి పంచాయతీ దుస్థితి.. వివరాలిలా ఉన్నాయి.. పెద్దలోగిడి గ్రామ కాలనీ సమీపంలో సుమారు రూ.40 లక్షల వ్యయంతో రక్షిత నీటి పథకం నిర్మించినా చుక్క నీరివ్వలేదు. ఎంతో అట్టహాసంగా నాటి పాలకులు శంకుస్థాపన చేసి రెండేళ్లవుతున్నా నేటికీ తాగునీరు ఇళ్లకు చేరలేదు. దీంతో స్థానికులు నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షలాది రూపాయల వ్యయంతో ట్యాంక్ నిర్మించారు. ట్యాంక్‌ను ఆనుకుని నీటి వనరు కోసం బోరు తీశారు. అయితే అక్కడ నీరు పడలేదు. దీంతో గ్రామ శివారులో కంకర బంద వద్ద బోరు తీశారు. ఈ పనులు జరిగి మూడు నెలలు కావస్తోంది. ఈ బోరు నుంచి పైపు లైన్లు కూడా వేశారు. అయితే ఇక్కడి బోరు నుంచి అవసరం మేరకు నీరు రాక పోవడం లేదని, విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వలేదని స్థానికులు చెబుతున్నారు. ఇంటింటికీ కొళాయి నీరిచ్చేందుకు పైప్‌లను వేశారు. అయితే నీటి సరఫరా కాకపోవడంతో అవి దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి. ఎక్కడ నీరుపడుతుందో జియాలజీ అధికారుల సూచనలు లేకుండానే నీటి సోర్స్ చూడకుండానే పైపులైన్ ఇవ్వడంపై విమర్శలొస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు ఇష్టానుసారంగా చేసిన పనులు ప్రజల పాలిట శాపంగా పరిణమించాయి. సంబంధిత అధికారులు స్పందించి పనులను పూర్తి చేసి తాగునీరు సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

పూర్తిస్థాయిలో నీరందించాలి



వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ఏర్పాటు చేసిన 40వేల లీటర్ల వాటర్ ట్యాంక్‌ను నింపి తాగునీటి సరఫరా చేయాలి. వీధుల్లో లైన్లు వేసిన తరువాత బిల్లులివ్వాలి.

-ఎద్దు భాస్కరరావు పెద్దలోగిడి

అసంపూర్తిగానే ఉన్నాయి



రెండు వీధుల్లో రెండు వరుసల్లో కొళాయి పాయింట్లు వేయాల్సి ఉంది. ఎక్కడికక్కడే పనులు అసంపూర్తిగా ఉండిపోయాయి. పనులు పూర్తిచేసి తాగునీరందించాలి.

- బైపోతు అప్పలరాజు పెద్దలోగిడి

త్వరలో బోరువేస్తాం



నిధులు పూర్తిస్థాయిలో విడుదల చేయలేదు. పనులు పూర్తయితేనే నిధులు విడుదలవుతాయి. త్వరలో బోరవేసి నీటివనరు కల్పిస్తాం. ఇంటింటికీ తాగునీరందిస్తాం.

-ఎం.ఉదయ్‌భాస్కర్, ఏఈ, ఆర్‌డబ్ల్యుఎస్

తాగునీటికి ఎంత కష్టం

హిరమండలం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): మేజర్ పంచాయతీ హిరమండలంలోని చిన్నకోరాడ వీధిలో తాగునీటి కష్టాలు తొలగడంలేదు. గత ఏడాది నవంబరులో జేజేఎం ద్వారా ఇంటింటికి కొళాయిలు వేశారు. దీంతో కష్టాలు తొలగిపో తాయని స్థానికులు సంబర పడ్డారు. అయితే జేజేఎం పథకానికి సంబంధించి నీటిని నిల్వచేసి కొళాయిల ద్వారా సరఫరా చేసేందుకు ట్యాంకు నిర్మాణం చేపట్టకుండా పాత రక్షిత నీటి పథకానికి ట్యాంకు నుంచి నీటిని అందిస్తున్నారు. పంచాయతీ మొత్తానికి నీరందించే బావి అడుగంటడంతో కొళాయిల నుంచి నీరు పూర్తి స్థాయిలో సరఫరా కావడం లేదు. రోజుకు పది, పదిహేను బిందెలు కంటే ఎక్కువ నీరు రావడంలేదు. దీంతో ప్రజలు బిందెడు నీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కాగా చిన్న కోరాడ వీధిలో జల్‌జీవన్ మిషన్ పైపులైన్లు మురుగు కాలువలకు అనించి వేయడంతో నీటిని కాలువల్లో బిందెలు పెట్టి పట్టాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నీటిని తాగడం వల్ల రోగాల బారినపడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి కైనా సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు వేడుకుంటున్నారు.


మురుగునీటి కాలువలో బిందె పెట్టి నీరు పడుతున్న వృద్ధురాలు

శివరాత్రి ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు చేయాలి: ఆర్డీవో


శివరాత్రి ఉత్సవాలపై సమీక్షిస్తున్న ఆర్డీవో కృష్ణమూర్తి


మహాశివరాత్రి ఉత్సవాలకు క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్న దృశ్యం

టెక్కలి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ శైవక్షేత్రమైన రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో ఈనెల 26 నుంచి నిర్వహించనున్న శివరాత్రి ఉత్స వాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో ఎం.కృష్ణ మూర్తి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో తహసీల్దార్ రవి కుమార్, ఈవో గురునాథరావు, పోలీస్, ఇతర విభాగాల అధికారులతో శివరాత్రి ఏర్పాట్లపై సమీక్షించారు. కార్తీక సోమవారాల్లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకూడదని ఈవో గురునాథరావుకు సూచించారు. భక్తులు రాకపోకలకు మార్గాలు, ఉచిత, శిఖర దర్శనాలకు అవసరమైన క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఏయే ప్రాం తాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలి, వాహన పార్కింగ్, శివరాత్రి ఉత్సవాలకు జరిగే కార్యక్రమాలపై సమీక్షించారు. రెండురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా తప్పిదాలు జరగకుండా చూడాలన్నారు.

శ్రీముఖలింగంలో..

జలుమూరు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): శ్రీముఖలింగంలో ఈనెల 26 నుంచి 28 వరకు జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో పి.ప్రభాకరరావు తెలిపారు. శివరాత్రి రోజు కంటే ఉత్సవాల చివరిరోజు చక్రతీర్థ స్నానాలకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారన్నారు. భక్తులు తాకిడికి తగ్గట్టు బారికేడ్లు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఉచిత, ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్యూలైనులో భక్తులకు ఎండ తగలకుండా షామియానాలు వేస్తున్నట్లు చెప్పారు. తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.

సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోండి

పలాసరూరల్, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): కార్మికుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆర్డీవో గ్రంధి వెంకటేష్ అన్నారు. తన కార్యాలయంలో బుధవారం మందస మిల్లు కార్మికుల సమస్యలపై కార్మికులు, యజమానులతో సమావేశం నిర్వహించారు. రైస్‌మిల్లుల్లోని సమస్యలను పరిశీలించడం జరిగిందని, కూలీలపై ఏకతాటిగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీ వెంకట అప్పా రావు, కార్మికశాఖ ఏసీ లావణ్య తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీగా రఘువర్మను గెలిపించండి

- కాశీబుగ్గ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మను గెలిపించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్ను పాటి మంజుల కోరారు. బుధవారం కాశీబుగ్గ రైల్వే ఇనిస్టిట్యూట్‌లో 'మారుతున్న పాఠశాల స్వరూపం-నూతన సవాళ్లు' అనే అంశంపై సమావేశం నిర్వహించారు. కార్యక్ర మంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.
- జలుమూరు (సారవకోట), ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో ముందున్న ఉపాధ్యాయ పక్షపాతి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దవళ సరస్వతి కోరారు. బుడితి, కిట్టాలపాడు ఉన్నత పాఠశాలలతో పాటు కేజీబీవీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బుధవారం ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు ఏపీటీఎఫ్ కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

● విజయగౌరికి మద్దతుగా..

పలాస/హరిపురం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయగౌరికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించా లని మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ కోరారు. ఈ మేరకు బుధవారం పలాస ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల, మందస కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.

- కొత్తూరు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తు న్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి కోరారు. ఈ మేరకు బుధవారం మండలంలోని పలు పాఠశాలల్లో ప్రచారం చేశారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
- జలుమూరు, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న కోరెడ్ల విజయగౌరికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇల్ల వెంకటేశ్వరరావు కోరారు. కరవంజ మోడల్ స్కూలులో ప్రచారం నిర్వహించారు.
- వజ్రపుకొత్తూరు, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కోరెడ్ల విజయ గౌరిని గెలిపించాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు బల్ల చిట్టి బాబు కోరారు. బుధవారం పలు గ్రామాల్లోని పాఠశాలల్లో ప్రచారం చేశారు. కార్యక్రమంలో నాయకుడు ధర్మారావు తదితరులు ఉన్నారు.

సమస్యలను పరిష్కరించాలని వినతి

పోలాకి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): తాము పాలనాపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు.

శివాజీ మహరాజ్ స్ఫూర్తిగా పోరాటం


గోపాలపురంలో శివాజీ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న దృశ్యం

పలాసరూరల్,ఫిబ్రవరి19(ఆంధ్రజ్యోతి): దక్కన్ పాలనలో బహ్మనీ, బీదర్, గొల్కొండ పాలకులతో పాటు ఢిల్లీని ఏలుతున్న మొఘల్‌లకు వ్యతిరేకంగా స్వరాజ్య సాధన కోసం పోరాట చేసిన మహోన్నతుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ అని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని హిందూ వ్యతిరేకులపై పోరాటం చేయాలని వక్తలు కోరారు. గోపాలపురం గ్రామంలో బుధవారం మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహరాజ్ 395వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. 17వ శతాబ్దంలో ఆయన చేసిన పోరాటాలను వివరించారు. కార్యక్రమంలో వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు నానాజీ రావు, రంజిత్, దేవదత్తం, రత్నాకర్ పాల్గొన్నారు. అనంతరం పలాస- కాశీబుగ్గ పట్టణంలో శివాజీని స్మరిస్తూ ఊరేగింపు నిర్వహించారు.

ధీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ

పాతపట్నం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): భారతీయ వీరత్వం, ధీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ అని వక్తలు కొనియాడారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఛత్రపతి శివాజీ జయంతిని బుధవారం నిర్వహించారు. ఆయనపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఎస్.వైకుంఠరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నదిలో కోళ్ల వ్యర్థాలతో ఆందోళన


మహేంద్ర తనయ నదిలో వేసిన కోళ్ల వ్యర్థాలు

పాతపట్నం/హిరమండలం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): పాతపట్నం మండలం కమలమ్మ కొట్టు కూడలిలో మహేంద్ర తనయ నదిలో కోళ్ల వ్యర్థాలను పడేయడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. నదీ జలాలు తక్కువగా ఉన్నాయని, వాటిలో ఇలా వ్యర్థాలను వేయడం వల్ల నీరు కలుషితమై అనారోగ్యం బారిన పడతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకుతోందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఇలా కోళ్ల వ్యర్థాలను నదిలో పడేసిన వైనాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. కొరసవాడకు చెందిన ఒక వ్యక్తి ఈ పనికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. నదిలో కోళ్ళ వ్యర్థాలతో దుర్గంధం వెదజల్లుతోందని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ధనుపురం సర్పంచ్ దారపు డిల్లేశ్వరరావు తెలిపారు.

విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి


రికార్డులను పరిశీలిస్తున్న జీసీడీవో నీరజ

హిరమండలం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి) పరీక్షలు దగ్గరపడుతుండడంతో విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్ఎస్ఏ జీసీడీవో ఎస్.నీరజ అన్నారు. బుధవారం స్థానిక కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. శ్రద్ధగా ప్రణాళి కాబద్ధంగా చదవాలని విద్యార్థినులకు సూచించారు. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకాధికారి ఎస్.కృష్ణవేణి పాల్గొన్నారు.

హిందీభాష అవసరం

పోలాకి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ఇతర ప్రాంతాలకు వెళితే హిందీ భాష ఎంతో అవసరమని హెచ్‌ఎం ఎస్.రాధాకృష్ణ తెలిపారు. బుధవారం పాఠశాలలో హిందీభాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు హిందీ ప్రచారసభ నిర్వహించిన పలు పరీక్షల యోగ్యతా పత్రాలను పంపిణీ చేశారు. హిందీ పండితురాలు వసంతకుమారి తదతరులు పాల్గొన్నారు.

న్యూస్ బాక్స్

రేపు విద్యుత్ సరఫరా నిలుపుదల

జలుమూరు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): చల్లవానిపేట విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో 11 కేవీ తిలారు ఫీడర్‌లో చెట్లు కొమ్ములు తొలగించే పని కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు టెక్కలి విద్యుత్‌శాఖ ఈఈ జి.శంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. అందువల్ల తిలారు, టెక్కలిపాడు, రావిపాడు, రావాడపేట, హరికృష్ణమ్మపేట, సౌడాం, దరివాడ, లింగాలవలస, తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని, వినియోగదారులు గమనించాలని కోరారు.

పశుబీమాను వినియోగించుకోండి

టెక్కలి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): పాడి పశువులకు కూటమి ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పిస్తోందని యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ఇప్పిలి జగదీశ్వరరావు అన్నారు. బుధవారం టెక్కలిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రూ.15 వేలు విలువైన పాడిపశువుకు రైతు రూ.199 చెల్లించాలని, రూ.30 వేలు విలువైప పాడి పశువుకు రూ.398 చెల్లించాలన్నారు. అలాగే రూ.40 వేలు విలువైన ఆవుకు రూ.1,060, రూ.50 వేలు విలువైన ఆవుకు రూ.1,723 చెల్లించాల్సి ఉంటుందన్నారు. రైతులు చేసే పశు బీమా పథకానికి ప్రభుత్వం సబ్సిడీ భరిస్తుందన్నారు. పశువుకు చెవిపోగు వేయించి బీమా నమోదు చేసుకోవాలని, ఒకసారి బీమా చేస్తే మూడేళ్లు వర్తిస్తుందని, ఈ అవకాశాన్ని పాడి రైతులు వినియోగించుకోవాలన్నారు.

23 నుంచి జిల్లాస్థాయి చెస్ పోటీలు

టెక్కలి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): జిల్లాస్థాయి అండర్-15 చదరంగం పోటీలు ఈనెల 23 నుంచి నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ట్రైనర్ సనపల భీమారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 9912559735 నెంబరులో సంప్రదించాలన్నారు.

జీసీ హోం వార్డెన్ మృతి


రవీంద్రకుమార్ సాహు(ఫైల్)

నరసన్నపేట, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): స్థానిక గోకుల్ శిశుసదన్ (జీసీహోం) వార్డెన్‌గా పనిచేసిన రవీంద్రకుమార్ సాహు (81) బుధవారం అనారోగ్యంతో మృతిచెందారు. నరసన్నపేట పట్టణంలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు వసతి, విద్యను అందించేందుకు 72 ఏళ్ల కిందట ఈ జీసీ హోంను ఏర్పాటు చేయగా అందులో 56 సంవత్సరాల పాటు వార్డెన్‌గా రవీంద్ర కుమార్ సేవా దృక్పథంతో పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మృతికి మేనేజ్‌మెంట్ సభ్యులు, పలువురు చిన్నారులు సంతాపం తెలిపారు.

పాఠశాలకు బీరువా వితరణ

నందిగాం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): నందిగాం ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు పాఠశాలకు బీరువా వితరణగా అందించారు. ఈ మేరకు బుధవారం 1987-92 మధ్య చదువుకున్న విద్యార్థులు హెచ్‌ఎం వై.హరిబాబు, ఉపాధ్యాయులకు బీరువాను అందించారు. పదో తరగతి విద్యను అభ్యసిస్తున్న 66 మంది విద్యార్థులకు ఫోల్డర్లతో కూడిన జిప్ ఫైళ్లను అందేశారు. కార్యక్రమంలో జె.జయరాం, ఆర్.శాంతి కుమార్, వై.దుర్యోధన తదితరులు పాల్గొన్నారు.

విశిష్ట గుర్తింపు కార్డుతో పథకాలు

నందిగాం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): రైతులు విశిష్ట గుర్తింపుకార్డు పొందడం ద్వారా ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని వ్యవసాయాధికారి పి.శ్రీకాంత్‌వర్మ అన్నారు. బుధవారం లఖిదాసుపురం, దిమిలాడ గ్రామాల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై అవగాహన కల్పించారు. ప్రతి రైతు నమోదు చేసుకొని గుర్తింపు కార్డు పొందాలన్నారు.

జిల్లేడు ద్రావణంతో కీటక నివారణ

టెక్కలి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): కొబ్బరిలో జిల్లేడు ద్రావణంతో కీటక నివారణ సాధ్యమని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అన్నారు. బుధవారం తేలినీలాపురం పంచాయతీ వేములాడ విశ్వనాథపురంలో ప్రయోగం చేసి చూపించారు. రైతు పైల సోమేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లేడు ద్రావణాన్ని తయారుచేశారు. దీనివల్ల బోరాన్ వ్యాధిని నియంత్రించడంతో పాటు కొబ్బరి దిగుబడి శాతం పెరుగుతుందని యూనిట్ ఇన్‌చార్జి బాలకృష్ణ, ఐజీఆర్‌సీ గోవింద్ తెలిపారు.

విచారణ వేగవంతం చేయండి

పలాసరూరల్, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): చినసీలావతి గ్రామానికి చెందిన పౌరహక్కుల సంఘం సభ్యుడు తెప్పల ఢిల్లీరావు గత నెల 20న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని, ఈ ఘటనలో దోషులను గుర్తించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా ప్రతినిధులు కోరారు. ఈ మేరకు డీఎస్పీ వెంకట అప్పారావును ఆయన కార్యాలయంలో బుధవారం కలిసి వినతిపత్రం అందించారు. మృతి వెనుక అనుమానాలున్నాయని, విచారణను వేగవంతం చేయాలన్నారు. డీఎస్పీ మాట్లాడుతూ.. కేసును ప్రత్యేక దృష్టితో విచారిస్తున్నామని, న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో బొడ్డపాడు, మాకన్నపల్లి, గురుదాసుపురం, మామిడి మెట్టు పంచాయతీ ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.